ఆంధ్రజ్యోతి

andhrajyothy.com బుధవారం ఉష్ణోగ్రత గరిష్ఠం 30.6, కనిష్ఠం 15.7

నిజామాబాద్

జిల్లా వార్తలు

5 గురువారం 13 నవంబరు 2025

కళాభారతి నిర్మాణాన్ని పూర్తి చేయాలి

సుభాష్‌నగర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కళాభారతి పెండింగ్ పనులకు నిధులు విడుదల చేసి నిర్మాణాన్ని పూర్తి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఆవరణలో చేపడుతున్న కళాభారతి నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి బకాయిలను వెంటనే విడుదల చేసి పనులను పూర్తి చేయాలన్నారు. కళాభారతికి ఇందూరు కళాభారతి అనే పేరు పెడతామని చెప్పారని, దానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని ఎమ్మెల్యే ధన్‌పాల్ తెలిపారు.



నగరంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాయకులు

నేడు జిల్లాకు సుదర్శన్‌రెడ్డి రాక

- పది వేల మందితో స్వాగత సభ
- హాజరుకానున్న పీసీసీ చీఫ్, ఇతర నేతలు
- భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు

నిజామాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సలహాదారుగా నియమితులై మొదటిసారి జిల్లాకు వస్తున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి జిల్లా కేంద్రంలో స్వాగత సభ నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో గురువారం సాయంత్రం 3 గంటలకు జరగనున్న సభకు వేలాది సంఖ్యలో ప్రజలను తరలించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. మాధవనగర్ నుంచి ర్యాలీగా పాత కలెక్టరేట్ మైదానానికి స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో ఆ మార్గంలో పెద్దఎత్తున నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రానున్న స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని నేతలు పెద్ద నాయకుల దృష్టిలో పడేందుకు పోటాపోటీగా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో నగరం మొత్తం ఫ్లెక్సీల మయం అయింది. ఈ మేరకు బుధవారం సభ ఏర్పాట్లను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కోఆపరేటీవ్ యూనియన్ ఛైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, నాయకులు నగేష్‌రెడ్డి, రాంభూపాల్, ముప్ప గంగారెడ్డి, తదితరులు పరిశీలించారు.



నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

పాత కలెక్టరేట్ మైదానంలో సభ

పది వేల మందితో స్వాగత సభను నిర్వహించడంతో

మిగతా 8వ పేజీలో...

సుదర్శన్‌రెడ్డి సన్మాన సభను విజయవంతం చేయాలి

- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి

8

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

- ఎమ్మెల్యే ధన్‌పాల్ పూజలు

నిజామాబాద్ కల్చరల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): భక్తుల కొంగు బంగారానికి నిలయమైన నవదుర్గా మాత ఆలయ ఐదవ వార్షికోత్సవం వైభవంగా సాగింది. నగరంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం ఉదయం గణపతి, గౌరీ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, చండీహోమం నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ అలుక కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి అనుగ్రహంతో అన్ని శాఖల ఉద్యోగులు ఆయురారోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కార్యదర్శి అమృత్‌కుమార్, సహ అధ్యక్షుడు చిట్టినారాయణ, కోశాధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.



ఆలయంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ



రోడ్డురోలర్‌తో సైలెన్సర్లను తొక్కిస్తున్న పోలీసులు

శబ్దకాలుష్యం చేస్తున్న వాహనదారులపై ఉక్కుపాదం

- అధిక శబ్దంచేసే సైలెన్సర్‌లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన పోలీసులు

సుభాష్‌నగర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): నగరంలో వాహనాలకు సైలెన్సర్‌లను బిగించుకుని శబ్దకాలుష్యాన్ని చేస్తున్న వాహనాలపై పోలీసులు చర్యలకు పూనుకున్నారు. శబ్దకాలుష్యం చేస్తున్న మోడిఫైడ్ సైలెన్సర్‌లను బుధవారం రైల్వేస్టేషన్ ప్రాంతంలో రోడ్డు రోలర్‌లతో తొక్కించారు. నాలుగు నెలల నుంచి వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్‌లను బిగించుకుని శబ్దకాలుష్యం చేస్తున్నారని ట్రాఫిక్ పోలీసుల దృష్టికి రాగా తనిఖీలు నిర్వహించి వాహనాలను సీజ్ చేశారు. సైలెన్సర్‌లను తొలగించి రోడ్‌రోలర్‌లతో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ బసవారెడ్డి మాట్లాడుతూ శబ్దకాలుష్యం

మిగతా 8వ పేజీలో...



▲ కోదండ రామాలయం

నేటి నుంచి ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన ఉత్సవాలు

ఇందూరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో గురువారం సాయంత్రం నుంచి శనివారం వరకు మూడు రోజులపాటు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలగర వెంకయ్య చౌదరి, యలమంచిలి చంద్రమోహన్ బుధవారం తెలిపారు. జగద్గురు శంకరాచార్యులు, హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి నేతృత్వంలో వైదిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

మూడు రోజుల పాటు వైదిక క్రతువు..

: కలగర వెంకయ్య చౌదరి, ధర్మకర్త



13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు సంబంధించి వైదిక క్రతువు నిర్విఘ్నంగా నిర్వహిస్తాం. జలాధివాసాలు, కుంకుమార్చన, హారతి కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. చివరి రోజు భారీ అన్న ప్రసాద వితరణ ఉంటుంది.



వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించాలి

- పనుల వేగవంతానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి
- కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
- ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్ష

8

ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలి

- కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

7

క్రైం సమాచారం

యువకుడి ఆత్మహత్య


ప్రతాప్ గౌడ్ (ఫైల్)

ఎడపల్లి, నవంబరు12(ఆంధ్రజ్యోతి): యువకుడు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో రెండు పెళ్లి కుటుంబాల్లో చీకటి అలుముకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మంగల్‌పాడ్‌కు చెందిన చేపూర్ ప్రతాప్ గౌడ్‌కు బాన్సువాడ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 13వ తేదీన పెద్దలు పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి తంతులో భాగంగా మంగళవారం వరుడి ఇంట్లో పోచమ్మ పండుగ నిర్వహించాలని కుటుంబీకులు సన్నాహాల్లో ఉండగా సోమవారం నుంచి వరుడు కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. పక్కనే ఉన్న రాణాకలాన్ శివారులో యువకుడి బైకు కనిపించడంతో కుటుంబీకులకు విషయాన్ని తెలియజేశారు. ఆ చుట్టుపక్కల తెలుపగా వెతకడంతో ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు సమాచారం అందుకొని ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు శవ పంచనామా నిర్వహించి బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

స్వగ్రామానికి చేరిన మృతదేహం


సంగమేశ్వర్(ఫైల్)

లింగంపేట, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఐలాపూర్‌కు చెందిన మన్నె సంగమేశ్వర్ (39) గత నెల 10న షార్జాలో మృతిచెందారు. అతడి మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. సంగమేశ్వర్ బతుకు దెరువు కోసం గతేడాది దుబాయ్‌కి వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న కంపెనీలో గతనెల 10న ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని తెప్పించేందుకు కుటుంబీకులు తిప్పలు పడ్డారు. చివరికి దుబాయ్‌లోని భారత్ సేవా సమితికి చెందిన బొమ్మ ప్రవీణ్‌ను సంప్రదించగా.. కంపెనీతో మాట్లాడి షార్జా నుంచి హైదరాబాద్‌కు బుధవారం వచ్చే ఏర్పాటు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామం ఐలాపూర్‌కు మృతదేహాన్ని తరలించేందుకు హైదరాబాద్‌కు చెందిన కంచర్ల శ్రీనివాస్ అంబులెన్స్ ఏర్పాటు చేశారన్నారు.

కుల బహిష్కరణ కేసులో రిమాండ్

భిక్కనూరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): మంత్రాలు చేస్తుందని ఆరోపిస్తూ ఒక మహిళను కుల బహిష్కరణ చేసి జరిమానా విధించిన ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు బుధవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. జంగంపల్లి గ్రామానికి దొడ్ల గౌరవ్వలో మంత్రాలు చేస్తుందని ఆరోపిస్తూ.. అదే గ్రామానికి చెందిన కులస్థులు ఇటీవల పంచాయితీ నిర్వహించారు. జంగంపల్లి గ్రామానికి చెందిన దొడ్లె రాజయ్య, ఉప్పలవాయి రాజయ్య, బొమ్మని పెద్ద పోచయ్య, జనగామకు చెందిన బోడపట్ల దేవయ్య, భిక్కనూరుకు చెందిన బోడ పరుశరాములు ఆమెను కుల బహిష్కరణ చేసి రూ.2.77లక్షల జరిమానా విధించి రూ.15వేలను బలవంతంగా ఆమె నుంచి వసూలు చేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. ఘటనకు కారణమైన ఐదుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

గొలుసు చోరీ.. నిందితుడి అరెస్టు

కామారెడ్డిటౌన్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): గొలుసు దొంగతనం కేసులో నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. వివేకానంద కాలనీలోని కొండ లలిత ఇంటి వద్దకు గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తాగు నీరు అడిగాడు. దీంతో ఆమె లోపలికి వెళ్లి నీరు తీసుకొచ్చి, కొద్దిగా మేష్ డోర్‌ను తెరిచి ఇవ్వగా అవి తాగిన అనంతరం మరికొన్ని కావాలని అడగగా.. మరోమారు సుకొచ్చింది. నీరు తాగిన అనంతరం మెష్‌డోర్ వేసేక్రమంలో సదరు వ్యక్తి డోర్‌ను గట్టిగా లాగి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. దీంతో మంగళవారం పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన ఇంటికి కొద్దిదూరంలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరుగుతుండటంతో ఆ మార్గం గుండా వెళ్తున్న వారు గుర్తించి విచారించారు. దీంతో గొలుసు దొంగతనం చేసిన విషయాన్ని బయటపెట్టడంతో వారు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి నాందేడ్‌కు చెందిన రోహిత్ మారుతి అని ఆన్‌లైన్ గేమ్‌కు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద 13గ్రా.ల బంగారు గొలుసు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ నరహరి తదితరులు పాల్గొన్నారు.

పాన్ షాప్‌లో దొంగతనం..

నవీపేట: మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలోని ఆర్ఆర్ పాన్ షాప్‌లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. బాధితుడు ముజాఫర్, పోలీసుల కథనం ప్రకారం.. దొంగ ముఖానికి టవాల్ చుట్టుకుని అర్ధరాత్రి పాన్‌షాప్ తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. పాన్‌షాప్‌లో ఉన్న కొంత నగదు, చిల్లర డబ్బులతో పాటు పలు సిగరేట్ డబ్బాలను ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు పాన్‌షాప్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పాన్‌షాప్ నుంచి బయటకు వెళ్తుండగా అదే మార్గంలో వెళ్తున్న పోలీసులను చూసి భయంతో కొంత చిల్లర డబ్బులను రోడ్డుమీద పడేసి పారిపోయాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మత్స్యకారులపై కేసు

రెంజల్,నవంబరు12(ఆంధ్రజ్యోతి): మండలంలోని బోర్గాం శివారులో గల గోదావరి నదిలో అనుమతులు లేకుండా నిషేధిత వలతో చేపలు పడుతున్న వారిపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. బోధన్‌కు చెందిన కోటయ్య ఆంధ్రప్రదేశ్ నుంచి కూలీలను తీసుకొచ్చి గోదావరిలో అనుమతి లేకుండా కూలీలతో చేపలు పట్టడంతో ఫిషరీష్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ లాయక్ మొయినోద్దీన్ ఫిర్యాదు మేరకు మత్స్యకారులపై కేసు నమోదు చేశామన్నారు.

డ్రంకెన్ డ్రైవ్ కేసులో జరిమానా

మోపాల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మద్యం తాగి ద్విచక్రవానం నడిపిన నరేందర్‌కు రూ.10వేల జరిమానా విధించినట్లు ఎస్సై సుశ్మిత తెలిపారు. మంగళవారం వాహనాల తనిఖీ చేయగా.. కులాస్‌పూర్ గ్రామానికి చెందిన నరేందర్ పట్టుబడ్డారు. బుధవారం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు వెల్లడించారు.

ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ముగ్గురికి సెకండ్‌క్లాస్ స్పెషల్‌కోర్టు మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ బుధవారం జరిమానా విధించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో పట్టణానికి చెందిన భూమేష్, ఉమ్మెడకు చెందిన ముత్తన్న, మైలారం గ్రామానికి చెందిన శ్రీనుకు కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపర్చామన్నారు. వారికి రూ.10 వేల చొప్పున న్యాయమూర్తి జరిమానా విధించారన్నారు.

మోర్తాడ్: మండల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ ఒక్కొక్కరికి రూ. 10వేలు జరిమానా విధించారని ఎస్సై రాము తెలిపారు. బట్టాపూర్‌కు చెందిన కిసాన్‌గౌడ్, సుంకెట్‌కు చెందిన తొర్లికొండ బాజన్న, మెట్‌పల్లికి చెందిన మాగారం రాజేశ్‌రెడ్డిని బుధవారం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారన్నారు.

సుభాష్‌నగర్: మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి జైలు విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. బుధవారం 12 మందిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ముందర హాజరుపర్చగా నలుగురికి జైలు శిక్ష, మరో 8 మందికి రూ.59వేల జరిమానా విధించారన్నారు.

బోధన్: బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురికి కోర్టు న్యాయాధికారి శేషతల్ప సాయి జైలుశిక్ష విధించారని పట్టణ ఎస్సై భాస్కరచారి తెలిపారు. కొత్త బస్టాండ్ వద్ద వాహనాల చెక్ నిర్వహించగా పట్టుబడ్డ ఘన్‌పూర్ గ్రామానికి చెందిన రవికి రూ.వెయ్యి జరిమానా, 4 రోజుల జైలుశిక్ష, మహారాష్ట్రలోని బినోలి తాలూకా మంచునూర్‌కు చెందిన మోహన్‌కు రూ.వెయ్యి జరిమానా, 2 రోజుల జైలుశిక్ష విధించారన్నారు. పట్టణంలోని రాకాసిపేటలో ఆరుబయట మద్యం తాగుతున్న వెంకటేష్, శంకర్‌కు ఒక రోజు జైలుశిక్ష విధించారన్నారు. బోధన్‌లో అర్ధరాత్రి బయట తిరుగుతున్న షేక్ ఉజ్‌ఫర్, షేక్ సోహెబ్‌లకు ఒక రోజు జైలుశిక్ష విధించినట్లు తెలిపారు.


మాట్లాడుతున్న నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి

మానవ అక్రమ రవాణా నేరం

నవీపేట,నవంబరు12(ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణాకు పాల్పడడం నేరమని, ఇటువంటి వారి పట్ల ప్రతీఒక్కరు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్(బాలికల)లో మహోదయ క్లబ్ ఆధ్వర్యంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. సమాజంలో కొంతమంది పిల్లలకు మాయమాటలు చెప్పి వారిని ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నారని ఏసీపీ పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారి పట్ల చట్టం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాయమాటలతో మోసాలకు పాల్పడే వారి పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ పాఠశాల గోడ ఎత్తు తక్కువగా ఉండడంతో విద్యార్థినులు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారని, గోడ ఎత్తు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎం అనిత కోరారు. కార్యక్రమంలో ఎస్సై తిరుపతి, మహోదయ క్లబ్ అధ్యక్షుడు సాయిరెడ్డి, శ్రీనివాస్, సూరిబాబు, రవీందర్‌రావు, గంగాధర్, గంగారెడ్డి, సంజీవరెడ్డి తదితరులున్నారు.


మాట్లాడుతున్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి


మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొన్న విద్యార్థినులు

క్రీడలు జీవితంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

మెండోర, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): క్రీడలు జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, యువత క్రీడల్లో రాణించి ఎదగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో అంతర్ మండల స్థాయి క్రీడా పోటీలను వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. యువత చెడు అలవాట్లకు అలవాటు పడకుండా ఆటల వైపు ఆసక్తి కనబర్చాలన్నారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని గుర్తు చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో జాతీయ స్థాయి పోటీలు పెట్టితే పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. తమ కుటుంబం క్రీడారంగంలో మెలకువలు నేర్చుకున్నావారు ఉన్నారని, ఏం కావాలన్నా సహాయం చేయడానికి ముందు ఉంటానన్నారు. అనంతరం మార్చ్‌ఫాస్ట్‌లో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన పాఠశాలలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్, జిల్లా యువజన క్రీడా అభివృద్ధి అధికారి పవన్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లేష్, కబడ్డీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, నాయకులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కోళ్ల పెంపకాన్ని పరిశీలిస్తున్న డీఆర్‌డీవో సాయాగౌడ్

అతివలు ఆర్థికంగా ఎదగాలి

మోస్రా,నవంబరు12(ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థికంగా ఎదగాలని డీఆర్‌డీవో సాయాగౌడ్ పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు చింతకుంటలో మహిళా మండలి సభ్యులు ఆర్థికంగా ఎదగాలనే ఆశయంతో డ్వాక్రా మహిళా రుణాల సహాయం ద్వారా ఏర్పాటు చేసుకున్న నాటు కోళ్ల పెంపకం, మేకల పెంపకం కేంద్రాలను(యూనిట్)లను ఆయన బుధవారం పరిశీలించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి డ్వాక్రా గ్రూప్ ఎంతో సహకరిస్తుందని, ఆర్థికంగా ఎదగాలనే ఆలోచన ఉన్న వారు ఉపాధి హామీ పథకం ద్వారా షెడ్ నిర్మాణం ఏర్పాటు చేసుకుంటే డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో డీపీఎం రాచయ్య, ఏపీఎం గంగాధర్, సీసీలు లింగం, గంగామణి, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

మంచు కురిసే వేళలో..


చలి ఇందూరు జిల్లాను వణికిస్తోంది. రాత్రి మొదలైన పొగమంచు ఉదయం 9 గంటలైనా వదలడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెండోర మండల కేంద్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పొగమంచు కమ్మేసింది. అప్పుడే సూర్యకిరణాలు పడుతుండగా.. మంచులో నుంచి ఆలయం అద్భుతంగా కనిపించింది. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. - మెండోర

రేకులపల్లికి ఆర్టీసీ బస్సు నడపాలి


రోడ్డుపై నిరసన తెలుపుతున్న మహిళలు

ధర్పల్లి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రేకులపల్లికి ఆర్టీసీ బస్సు నడపడం లేదని గ్రామస్థులు గ్రామంలో వాల్గోట్-భీమ్‌గల్ రోడ్డుపై బైఠాయించి బుధవారం పెద్ద సంఖ్యలో ధర్నా నిర్వహించారు. మూడు రోజుల క్రితం ఓ వృద్ధుడు మరణిస్తే ఆయన కూతురు గ్రామానికి రావడానికి సాయంత్రం అయిందన్నారు. ఇలా అన్నింటికి అవస్థలు పడుతున్నామని వాపోయారు. నిజామాబాద్ ఆర్టీసీ డిపో ఇప్పటికైనా గ్రామానికి బస్సును నడపాలని కోరారు.

టీయూ వీసీని కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు


మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్

సుభాష్‌నగర్, నవంబరు 12, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ యూనివర్సిటీలో 2012లో జరిగిన అక్రమాలపై వీసీ యాదగిరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కలిశారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చేస్తున్నారని, రూ. 20 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఖేలో ఇండియా ద్వారా సింథటిక్ ట్రాక్ నిర్మించడానికి ప్రతిపాదనలు సిదం చేస్తున్నామన్నారు. తెలంగాణ యూనివర్సిటీని రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉండేలా చూడాలని కోరారు. ఎలాంటి అవకాశం ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎంపీ అరవింద్ అండగా ఉంటారని పేర్కొన్నారు. వీసీని కలిసిన వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్‌రెడ్డి, నాయకులు శ్యాంరావ్, సురేష్, శ్రీనివాస్‌గౌడ్, పరశురాం, లక్ష్మీనారాయణ, ఏబీవీపీ నాయకులు పృథ్వీ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదాల నరేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఓంసింగ్, వినోద్‌రెడ్డి పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన్ రమేష్‌రెడ్డి

కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి

వేల్పూర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సలహాదారులుగా నియమితులై తొలిసారి జిల్లాకు వస్తున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి ఘన స్వాగతం పలకడానికి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో నిజామాబాద్‌కు తరలిరావాలని డీసీసీబీ చైర్మన్ రమేష్‌రెడ్డి కోరారు. బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్‌రెడ్డికి సన్మాన సభ నిర్వహిస్తారని, మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ శ్రీధర్, నాయకులు నర్సారెడ్డి, నరేందర్, రమణ, రాజేందర్, దామోదర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

జాగృతి జిల్లా అడ్‌హక్ కమిటీ ప్రకటన

సుభాష్‌నగర్, నవంబరు 12, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేయడం కోసం నిజామాబాద్ జిల్లాతో పాటు నియోజకవర్గ అడ్‌హక్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు జాగృతి వ్యవస్థాపకురాలు రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లా అడ్‌హక్ కమిటీ సభ్యులుగా సుదం రవిచందర్, అవంతికుమార్, ఎంఏ రజక్, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మీనారాయణ, రెహన్ అహ్మద్, విజయలక్ష్మి, పుట్టింటి నవీన్ పటేల్ అధికార ప్రతినిధులుగా తెలంగాణ శంకర్, సంజీవ్, శేఖర్‌రాజ్, సంతోష్‌నాయక్, తిరుపతి రాములను నియమించారు. బోధన్ నియోజకవర్గ అడ్‌హక్ కమిటీ సభ్యులుగా ప్రవీన్‌కుమార్, రాఘవేందర్‌యాదవ్, నూర్ ఫతేపూర్, భవానిపేట్ శ్రీనివాస్, సాయిలును నియమించినట్లు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ సభ్యులుగా కరిపె రాజు, రెహన్ అహ్మద్, ఇరుమల శంకర్, పంచరెడ్డి మురళి, యెండల ప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, సాయికృష్ణ, శనవాజ్‌ఖాన్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ సభ్యులుగా నరేష్‌నాయక్, బానోత్ ప్రేమ్‌దాస్, ఆర్మూర్ నియోజకవర్గ అడ్‌హక్ కమిటీ సభ్యులుగా నవీన్‌రెడ్డి, మనోజ్‌రావు, మహ్మద్ అజాం, బోధన్ నియోజకవర్గ సభ్యులుగా మహేందర్‌రెడ్డి, ధీరజ్‌లను నియమించారు.

తండాల్లో కేంద్ర బృందం పర్యటన

మోపాల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మారుమూల గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిపై కేంద్రం బృందం సందర్శించి వారి బాగోగులను తెలుసుకున్నారు. కేంద్రం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారా.. లేదా ఆరా తీశారని ముదక్‌పల్లి మాజీ ఎంపీటీసీ అను సంగ్య నాయక్ తెలిపారు. బుధవారం మండలంలోని గుడితండా, శ్రీరాంనగర్ తండా, అమ్రాబాద్ తదితర గిరిజన తండాలను ఈ బృందం పర్యటించింది. కార్యక్రమంలో బృందం సభ్యులు డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ వెంకటకుమార్, మోహన్ సింగ్ ఉన్నారు.

నిండుకుండలా ఎస్సారెస్పీ

మెండోర, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా ఉందని ఎస్‌ఈ జగదీష్ తెలిపారు. ఎగువ నుంచి 9454 క్యూసెక్కుల వరద చేరుతోందని, ప్రాజెక్టు ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. సరస్వతి కాలువ ద్వారా 650, ఆవిరి రూపంలో 573, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 1091అడుగుల(80టీఎంసీలు) వరకు నిల్వ ఉందన్నారు.

అర్హులకు 'డబుల్' ఇళ్లు అందే వరకు పోరాటం

ఆర్మూర్‌టౌన్, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అంకాపూర్‌లో అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందే వరకు తమ పోరాటం ఆగదని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ డివిజన్ కార్యదర్శి బి.దేవారం అన్నారు. బుధవారం పట్టణంలోని కుమార్‌నారయణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొద్ది రోజులక్రితం అంకాపూర్ గ్రామస్థులు తహసీల్దార్ ఆఫీస్ వద్ద నాలుగురోజులు రిలే నిరాహార దీక్ష చేశారని, ఈ విషయం గురించి ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి విడ్డూరంగా మాట్లాడటం సమాజసం కాదని మండిపడ్డారు. ఎమ్మెల్యే అనుచరులు అక్రమాలకు పాల్పడ్డారని, వాటిని కప్పిపుచ్చుకొవడానికి అలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. కలెక్టర్‌కు రీసర్వే కోసం లేఖ రాయలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) సబ్‌డివిజన్ కార్యదర్శి కిషన్, రాజన్న, లింబాద్రి, పోశెట్టి, రఫీ, మహేందర్, రాజన్న తదితరులున్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నేతలు

బాల్య వివాహాలు చేస్తే చర్యలు


కరపత్రాలను ఆవిష్కరిస్తున్న అధికారులు

నవీపేట,నవంబరు12(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు జరపడం చట్టరీత్యా నేరమని ఇటువంటి చర్యలకు పాల్పడే వారికి చట్టపరమైన శిక్షలు ఉంటాయని తహసీల్దార్ వెంకట రమణ హెచ్చరించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలకు 18, పురుషులకు 21సంవత్సరాల వయసు దాటిన తర్వాతనే వారికి వివాహం జరిపించాలన్నారు. ఎక్కడైన బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే సంబంధిత సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగనాథ్, ఎస్ఐ తిరుపతి, బాలల పరిరక్షణ అధికారి గణేష్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాధాలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మహిళల రక్షణకే షీ టీంలు


బాల్కొండలో షీ టీం పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ముప్కాల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మహిళల రక్షణ కోసం షీ టీంలు పనిచేస్తున్నాయని ఈవ్ టీజింగ్ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలని సబ్ డివిజన్ షీ టీం కానిస్టేబుళ్లు విగ్నేష్, సుమతి సూచించారు. బుధవారం బాల్కొండ మండల కేంద్రంలోని మైనారిటీ హై స్కూల్, కాలేజీలో సైబర్ క్రైమ్స్, మహిళ రక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల రక్షణ కోసం బస్టాండ్, ప్రధాన చౌరస్తాలు, జన సమీకరణ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీం నిరంతరం ఉంటుందన్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థులు భయపడకుండా 8712659795 నెంబర్‌కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఎవరైనా ఆన్‌లైన్‌ల ద్వారా మోసానికి గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబరు 1930కి సమాచారం అందించాలన్నారు. క్యూఆర్‌కోడ్ ద్వారా షీ టీం వారికి ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వివరించారు.

వివాహిత అదృశ్యం

మాక్లూర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుత్పతండాకు చెందిన పింకు అనే వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పింకుకు డిచ్‌పల్లి మండలం వేస్లినగర్ గ్రామానికి చెందిన వ్యక్తితో కొన్నేళ్ల కిందట వివాహమైంది. 20 రోజుల క్రితం తల్లి ఊరైన గుత్ప తండాకు వచ్చారు. అత్తవారింటికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరారు. ఇంత వరకు ఇంటికి చేరుకోకపోవడంతో పింకు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

పిట్లం, నవంబరు12(ఆంధ్రజ్యోతి): అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్‌లను మండలకేంద్రంలో శివాజీచౌక్‌లో పట్టుకున్నట్లు ఎస్సై వెంకట్‌రావు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.

సెల్‌ఫోన్ అప్పగింత

కోటగిరి,నవంబరు12(ఆంధ్రజ్యోతి): పోతంగల్ మండలంలోని సుంకిని గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి ఇటీవల సెల్‌ఫోన్ పోగొట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎస్ఐ సునీల్ సెల్‌ఫోన్‌ను ఆనంద్‌కు అందజేశారు. ఆయన పోలీసులుకు ధన్యవాదాలు తెలిపారు.

పేదల సంక్షేమమే ధ్యేయం

రెంజల్,నవంబరు12(ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కల ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమైందని, పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొబిన్ ఖాన్ అన్నారు. బుధవారం మండలంలోని నీలా, బోర్గాం గ్రామాలలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఎంపీడీవో కమలాకర్‌తో కలిసి పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పేదల సొంతింటి కలను నెరవేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రఫీ హైమద్, పంచాయతీ కార్యదర్శులు సాయిలు, రాణి, యూత్ కాంగ్రెస్ బోధన్ అసెంబ్లీ అధ్యక్షులు కార్తీక్ యాదవ్, నాయకులు ఎంఎల్ రాజు, గంగాకిషన్, జావీదోద్దీన్, రాంచందర్ పాల్గొన్నారు.

గిరి ప్రదక్షిణకు అధికారులకు ఆహ్వానం


ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డికి ఆహ్వానపత్రికను అందజేస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులు

ఆర్మూర్‌టౌన్, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఈనెల 18న జరిగె గిరి ప్రదక్షిణకు రావాలని అధికారులకు సిద్దులగుట్ట ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో ఆహ్వానించారు. కార్తీక బహుళ త్రయోదశి మాసశివరాత్రి రోజైన ఈనెల 18న సిద్ధేశ్వరుడు, సీతారామ లక్ష్మణ, ఆంజనేయులు, అయ్యప్ప ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు, రథోత్సవం, సప్తహారతి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ రాజును ఉత్సవకమిటీ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. కార్యక్రమంలో సభ్యులు బి.సుమన్, చరణ్‌రెడ్డి, బట్టు శంకర్, ప్రసాద్ పాల్గొన్నారు.

బోధన్‌లో జాతీయ విద్యా దినోత్సవం

బోధన్,నవంబరు12(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాండుఫారంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో బుధవారం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి, జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ముఖ్య అతిథి, విజిలెన్స్ అధికారి మహ్మద్ జియాద్ అన్నారు.



మద్నూర్ బీసీ వసతిగృహంలో చన్నీటి స్నానాలు చేస్తున్న విద్యార్థులు

అసలే చలికాలం.. ఆపై చన్నీటి స్నానం

- వసతి గృహాలలో సౌకర్యాల లేమి..
- చన్నీటి స్నానాలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

మద్నూర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వసతిగృహాల్లో చదివే విద్యార్థుల సౌకర్యాలపై ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇంటిని మరిపించేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. అసలే చలికాలం కావడం, ఎన్నడూ లేనంత చలి తీవ్రత ఉండటంతో తెల్లవారుజామున లేచి చన్నీళ్లతో స్నానాలు చేసేందుకు విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. కనీస వసతుల కోసం ఏళ్ల తరబడి చూస్తూనే ఉన్నారు.

ఉమ్మడి మద్నూర్‌లో ఇదీ పరిస్థితి..

ఉమ్మడి మద్నూర్ మండలంలోని బీసీ వసతిగృహంతో పాటు కస్తూర్బా విద్యార్థినులకు చన్నీటి స్నానాలు తప్పడం లేదు. చలికాలంలో చన్నీటి స్నానం చేస్తే రోగాల బారిన పడతారన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని వసతి గృహాలలో సోలార్ ప్యానల్‌లు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. కానీ మండల కేంద్రంలోని బీసీ వసతిగృహంలో ఇంతవరకు సోలార్ ప్యానల్ ఏర్పాటుచేయలేదు. కస్తూర్బా విద్యాలయంలో రూ.కోట్లు వెచ్చించి వేయి లీటర్ల సామర్థ్యంతో సోలార్‌వాటర్ హీటర్లను ఏర్పాటు చేశారు. కానీ 2018 నుంచి సౌరశక్తితో నడిచే హీటర్ పనిచేయక పోవడంతో విద్యార్థులకు చన్నీటి స్నానాలు తప్పడం లేదు.

మొరాయిస్తున్న హీటర్లు

కస్తూర్బాలో 2017లో పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సౌర శక్తితో నడిచే హీటర్లను అమర్చారు. అమ ర్చిన ఏడాది నుంచి మొరాయిస్తుందని, ఆంధ్రజ్యోతి పరిశీలనలో తేలింది. దీంతో విద్యార్థులు చన్నీటితోనే స్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున చలి అధికంగా ఉండటంతో కొంతమంది విద్యార్థులు మధ్యాహ్నం స్నానాలు చేస్తున్నారు. బీసీ వసతి గృహంతో పాటు కస్తూర్బా విద్యాలయంలో వేడినీళ్ల గీజర్ లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వసతి గృహంలో గీజర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.



వేడినీటిని అందించాలని కోరుతున్న విద్యార్థులు



పశువైద్య శిబిరంలో పాల్గొన్న గోపాలమిత్రలు

గోపాల మిత్రలకు వేతన వెతలు

- 8 నెలలుగా అందని వేతనాలు
- దయనీయ స్థితిలో గోపాలమిత్రలు
- ఉమ్మడి జిల్లాలో 121 మంది విధులు

సదాశివనగర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పశుసంవర్థక శాఖలో దీర్ఘకాలికంగా వివిధ రకాల సేవలందిస్తున్న గోపాల మిత్రల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ పశువైద్య సిబ్బందితో సమానంగా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత కరువైంది. వారికి ఇచ్చేది అరకొర వేతనాలే అయినా.. అవికూడా 8 నెలలుగా అందడం లేదు. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు తప్పట్లేదు.

ఉమ్మడి జిల్లాల్లో 121 మంది

పాడి, పశు సంపదను వృద్ధి చేయాలనే లక్ష్యంతో జాతీయ కృత్రిమ గర్భధారణ పథకం కింద ప్రభుత్వం గోపాలమిత్రలను నియమించింది. వీరి పర్యవేక్షన అంతా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చూసుకుంటోంది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 121 మంది గోపాలమిత్రలు విధులు నిర్వహిస్తున్నారు.

గోపాలమిత్రల నియామక లక్ష్యం ఇలా...

రైతుల ఇళ్లకు వెళ్లి పశువులకు కృత్రిమ గర్భధారణ, టీకాలు, నట్టల నివారణ మందులు వేయడం, గర్భకోశ వ్యాధులు, జబ్బవాపు, గొంతు వాపు నివారణ టీకాలు వేయడం ప్రధాన లక్ష్యం. అలాగే పశుసంపద అభివృద్ధికి, సంకరజాతి గేదెలల ఉత్పత్తికి, పాడి అభివృద్ధికి, పశుగ్రాసాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో హెల్త్, డీ వార్మింగ్ క్యాంపులు నిర్వహిస్తూ టీకాలు, నట్టల నివారణ మందులు వేస్తున్నారు.

ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు..

గోపాల మిత్రలకు ఉద్యోగ క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత ఇప్పటికీ జరగలేదు. తెలంగాణ ఏర్పడ్డాక రూ.3500ల నుంచి రూ.8500లకు వేతనం పెంచింది. 2022లో మళ్లీ రూ.11,500లకు పెంచారు. ఇంతరవరకు బాగానే ఉన్న గత 8 నెలలుగా వేతనాలు విడుదల కాకపోవడం గమనార్హం.

25 ఏళ్లుగా సేవలు అందిస్తున్నాం..



8 నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. ఉద్యోగ క్రమబద్ధీకరణతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలి. 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్న తమకు రూ.24 వేల వేతనమివ్వాలి. విధి నిర్వహణలో చనిపో యిన వారి కుటుంబీకులకు కారుణ్య నియా మకం ద్వారా ఉద్యోగం కల్పించాలి. రూ.10 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా రూ.6లక్షలుగా ప్రకటించాలి.

- బ్రహ్మం, గోపాలమిత్ర సంఘం జిల్లాధ్యక్షుడు

జిల్లాస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ



బహుమతులు అందజేస్తున్న దృశ్యం

ముప్కాల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో బోర్గాం (పి) జడ్పీ ఉన్నత పాఠశాలలో టీ-శాట్, రాష్ట్ర గెజిటెట్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్, ఉపన్యాస, వ్యాసరచన పోటీలను నిర్వహించినట్లు ఎంఈవో బట్టు రాజేశ్వర్ తెలిపారు. ఈ పోటీల్లో బాల్కొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొనగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పి.సంజన జిల్లా స్థాయిలో క్విజ్ పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించింది. సాయిశివాని ఉపన్యాస పోటీలలో బాలవక్తగా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. వీరికి తర్ఫీదు ఇచ్చిన వేల్పూర్ శ్రీనివాస్, ఉపన్యాస పోటీలకు శిక్షణ ఇచ్చిన కవితా రాణిని, విద్యార్థులను పాఠశాలలో అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించేలా కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల వివరాలు యూడైస్‌లో నమోదుచేయాలి

- కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

నవీపేట, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్ పోర్టల్‌లో విధిగా నమోదు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని దర్యాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. యూడైస్ పోర్టల్‌లో విద్యార్థుల వివరాల నమోదు గురించి ఆరా తీశారు. బర్త్ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల కొంతమంది విద్యార్థుల వివరాలను నమోదు చేయలేదని పాఠశాల హెచ్ఎం హన్మంత్ రావు తెలుపగా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. బర్త్ సర్టిఫికెట్ లేని విద్యార్థులకు వాటిని ఇప్పించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. అవసరమైన వారి ఆధార్ వివరాలను సైతం అప్‌డేషన్ చేయించాలని ఆదేశించారు. విద్యార్థులకు బర్త్ సర్టిఫికేట్‌లు జారీ చేయాలని తహసీల్దార్ వెంకట రమణకు సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు ముఖ గుర్తింపు విధానం ద్వారానే వందశాతం అమలుచేయాలని సూచించారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ నిర్వహణను మెరుగుపర్చాలని, నిరుపయోగంగా ఉన్న పాత గదులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అనంతరం భవిత కేంద్రాన్ని సందర్శించారు. భవిత కేంద్రాల నిర్మాణాలు, మరమ్మతుల కోసం అవసరమైతే జిల్లా యంత్రాంగం ద్వారా అదనపు నిధులను సమకూరుస్తామని అన్నారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, తహసీల్దార్ వెంకట రమణ, ఎంపీడీవో నాగనాథ్, పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు రవి, ఉదయ్ కిరణ్, భవిత కేంద్రాల జిల్లా ఇన్‌చార్జి ప్రకాష్ తదితరులున్నారు.



ఫోన్‌లో విద్యార్థుల హాజరును పరిశీలిస్తున్న కలెక్టర్

హామీలను వెంటనే అమలుచేయాలి

- బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి

వేల్పూర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం పథకాన్ని వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వేల్పూర్‌లోని ఆయన నివాసంలో వేల్పూర్, భీమ్‌గల్, ఏర్గట్ల మండలాలకు చెందిన 223 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు మంజూరు చేస్తూ సంతకాలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలన్నారు. కొత్తగా చెక్కు లు మంజూరయ్యే లబ్ధిదారులతో పాటు కాంగ్రె స్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు చెక్కులు అందుకున్న వారందరికీ తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

వేల్పూర్‌కు చెందిన గౌరాయి నారాయణ, ఆర్టీసీ డ్రైవర్ శ్యాం, వెంకటాపూర్ బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నీరడి రాజేశ్వర్ సోదరుడు బొర్రయ్య ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఆయా కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుడు శ్యాం సతీమణి విమలకు రూ.5వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వేల్పూర్‌కు చెందిన ఫొటోస్టూడియో యజమాని నీరటి అశోక్ ఇటీవల పక్షవాతం బారిన పడగా.. ఆయనను పరామర్శించారు.



దరఖాస్తులపై సంతకాలు చేస్తున్న ఎమ్మెల్యే

జిల్లాతో అందెశ్రీకి విడదీయలేని బంధం



బోర్గాం(కె)లో అందెశ్రీ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం

మాక్లూర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): స్వర్గీయ అందెశ్రీకి నిజామాబాద్ జిల్లాతో విడదీయలేని బంధం ఉందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా నాయకులు దేశెట్టి సాయిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బోర్గాం(కె) గ్రామంలో అందెశ్రీ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలంలోని అమ్రాద్ గ్రామంలో ఒక గురువు వద్ద ఉంటూ అదే గ్రామంలో మేస్త్రీ పనిచేసి కుటుంబాన్ని పోషించుకున్న కష్టజీవి అందెశ్రీ అని అన్నారు. పీడిత ప్రజల కోసం తాను చదవకపోయినా ప్రకృతిని, సమాజాన్ని నమ్ముకుని అనేక పాటలను రాసిన గొప్ప కళాకారులు అని గుర్తుచేశారు. ప్రజాసంఘాల నాయ కులు శంకర్, గంగాధర్, సరోజన, భూమన్న, పుష్ప, బాలమణి, తదితరులు ఉన్నారు.

మద్యం తాగి పట్టుబడితే రూ.10వేల జరిమానా, జైలు

- పోలీసు కమిషనర్ సాయిచైతన్య

సుభాష్‌నగర్, నవంబరు 12, (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ జిల్లాలో ఇకనుంచి మోటార్ వెహికిల్ సవరణ చట్టం అమలు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019 వెహికిల్ సవరణ చట్టం ప్రకారం మద్యం తాగి వాహనం నడిపి మొదటిసారి పట్టుబడిన వారికి రూ.10వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష, జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో 2వ సారి పట్టుబడి వారికి రూ.15వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానాతో పాటు జైలు విధించనున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు లేదా సస్పెండ్ కూడా చేయవచ్చని అన్నారు. మద్యం తాగి రోడ్డుమీద ప్రమాదం చేసి ఎదుటి వారు మరణిస్తే ఐపిసి సెక్షన్ 105 బీఎన్ఎస్ (304)2 కింద కేసు నమోదు చేయబడునని తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం 10 సంవత్సరాల వరకు జైలు, జరిమానా, జరిమానాతో పాటు జైలు విధించబడునని తెలిపారు. తాగి వాహనం నడిపి ఎదుటి వారిని గాయాలకు గురైనట్లు చేస్తే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జైలు శిక్షతో పాటు జరిమానా విధించవచ్చని తెలిపారు. పోలీసు బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించవచ్చని పరీక్షకు నిరాకరించిన అదే సెక్షన్ కింద శిక్షించవచ్చన్నారు. ప్రతి వాహనదారుడు భద్రత నియమాలు తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు.

వరికోత మిషన్‌లను అందుబాటులో ఉంచాలి

నవీపేట, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): గ్రామాలలో రైతులకు వరికోత మిషన్‌లను అందుబాటులో ఉంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి నాయక్‌వాడి శ్రీనివాస్ కోరారు. బుధవారం మండలంలోని మిట్టాపూర్, ధర్మారం, మహంతంలలో సీపీఎం నాయకులు పర్యటించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


న్యాయం కోసం మహిళ దీక్ష



దీక్ష చేస్తున్న మహిళ

సదాశివనగర్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ స్నేహ మహిళా సంఘం సభ్యులకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలు పెట్టి లోన్ తీసుకున్నారని ఆరోపిస్తూ సంఘం సభ్యురాలు, మాజీ ఎంపీటీసీ త్రివేణి మహిళా సంఘం ఎదుట బుధవారం దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్నేహా మహిళా సంఘం సభ్యులకు తెలియకుండా వీవోఏ వరలక్ష్మీ, గతంలో పనిచేసిన అధికారి లింగం తమ సంతకాలను ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి రూ.15లక్షల లోన్ తీసుకున్నట్లు ఆరోపించింది. ఈ విషయమై కలెక్టర్, పీడీకి సైతం ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తనకు న్యాయం జరిగే వరకు మహిళా సంఘం ఎదుట నిరసన దీక్ష చేస్తానని తెలిపారు. సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి లోన్ తీసుకున్నవారిపై వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

టీఎన్‌జీవోస్‌లో డీపీవో సిబ్బంది చేరిక



సభ్యత్వం అందిస్తున్న టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి

కామారెడ్డిటౌన్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): టీఎన్‌జీవోస్‌లో జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది బుధవారం చేరారు. ఈ మేరకు వారికి టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి సభ్యత్వాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 80 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక సంఘం టీఎన్‌జీవోస్ అని అన్నారు. పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏలు, ఆరోగ్యకార్డులు, వివిధ సమస్యలపై పోరాడి పరిష్కారానికి టీఎన్‌జీవోస్ మాత్రమే కృషిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాగరాజు, జిల్లా సహాధ్యక్షుడు చక్రధర్, జిల్లా ఉపాధ్యక్షుడు లక్షణ్, రాజేశ్వర్, సంయుక్త కార్యదర్శి రమణకుమార్, జిల్లా కార్యవర్గసభ్యుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

బాలబాలికలకు స్విమ్మింగ్ పోటీలు



ఎంపికైన క్రీడాకారులతో ఉపాధ్యాయులు

సుభాష్‌నగర్, నవంబరు 12, (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా అంతర్ పాఠశాలల స్విమ్మింగ్ పోటీలను బుధవారం నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్‌లో ఉమ్మడి జిల్లాల అండర్-14, అండర్-17 బాలబాలికల పోటీలు నిర్వహించారు. ఇందులో 50మీ, 100మీ, 200మీ, 400మీలు, ఫ్రిస్టైల్, బట్టర్‌ఫ్లై విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ నాగమణి తెలిపారు. ఇందులో ప్రతిభకనబర్చిన అండర్-17 క్రీడాకారులను ఈ నెల 13 నుంచి 15 వరకు వికారాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు వివరించారు. అండర్-14 క్రీడాకారులను ఈ నెల 17 నుంచి 19 వరకు పెద్దపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. ఈ ఎంపికల్లో ఫిజికల్ డైరెక్టర్ ప్రతిభ, స్విమ్మింగ్ కోచ్ ఫారుక్, తదితరులు పాల్గొన్నారు.

రేణుకానగర్ కాలనీ బోర్డు ఏర్పాటు



కాలనీ బోర్డు ఏర్పాటు చేసిన దృశ్యం

బాన్సువాడటౌన్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బంజారా భవన్ వద్ద ఏర్పడిన నూతన కాలనీకి స్థానికులు బుధవారం రేణుక నగర్‌గా నామకరణం చేసి బోర్డు ఏర్పాటుచేశారు. తమ కాలనీ పేరు అధికారులు నమోదు చేసుకోవాలని కోరారు. సతీష్‌గౌడ్, హన్మంత్‌రెడ్డి, సాయిలు, రమేశ్, మధుసూతన్‌రెడ్డి, మధు, యాదగిరిగౌడ్ పాల్గొన్నారు.

టీకాతో వ్యాధులు దూరమిక



- గాలికుంటు నివారణకు టీకాల అందజేత
- రేపటితో ముగియనున్న కార్యక్రమం
- సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన
- జిల్లాలో 5.55 లక్షలకు పైగా పశువులు
- ఏడాదికి రెండు సార్లు టీకాలు అందిస్తున్న ప్రభుత్వం

కామారెడ్డిటౌన్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఏడాది వివిధ రకాల వ్యాధులతో పశువులు, జీవాలు వందల సంఖ్యలో మృత్యువాత పడుతుండటంతో పోషకులు, పాడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పశువుల మరణాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఏడాది పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తుంది. కాగా కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైన ఈ టీకాల కార్యక్రమం ఈ నెల 14 వరకు కొనసాగనుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5.55లక్షల పశువులు ఉన్నాయి. ఇందులో తెల్లపశువులు 50 వేలు, గేదెలు 80 వేలు, గొర్రెలు 3 లక్షల 30వేలు, మేకలు లక్ష 3వేలకుపైగా ఉన్నాయి. పశువులకు సోకే వ్యాధులపై పాడి రైతులు అవగాహన కలిగి ఉంటూ సకాలంలో నివారణ టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖాధికారులు సూచిస్తున్నారు.

ఏడాదికి రెండుసార్లు..

వ్యవసాయానికి అను బంధంగా పాడిపరిశ్రమతో రైతులు ఆర్థికంగా బలపడుతున్న నేపథ్యంలో వారు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏటా 2 సార్లు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం చేపడతారు. కాగా జిల్లాలోని 52 పశుసంవర్ధకశాఖ ఆసుపత్రులలో, సబ్ సెంటర్‌లలో కార్యక్రమం చేపడుతున్నారు.

గాలికుంటు వ్యాధి లక్షణాలు ఇలా..

గాలికుంటు వ్యాధి సూక్ష్మక్రిములతో వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధిని ఫుట్‌అండ్ మౌత్ డీసీజ్‌గా పేర్కొంటారు. గాలిలో తేమశాతం అధికంగా ఉన్నప్పుడు వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుంది. వ్యాధిసోకిన సమయంలో గేదెలు, ఆవులు 24 గంటలలోగా బక్కచిక్కి అల్సర్ బారినపడడంతో పాటు ఆడ పశువుల్లో గర్భం విఫలమవుతుంది. రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం ఎక్కువగా ఉంటుంది. నోరు,మూతి,కాళ్ళ, గిట్టలపై పుండ్లు, బొబ్బలు రావడం, నోటినుంచి విపరీతంగా నురగరావడం లాంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధిసోకిన పశువులు ముడుచుకుని పడుకుంటాయి. మేత, నీళ్లకు దూరంగా ఉంటాయి. వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో పశువులు, దూడలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. పశువుల అంత స్రావాల వల్ల వ్యాధి మిగతా పశువులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. వ్యాధికారక క్రిమి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గాలిద్వారా వ్యాప్తి చెందుతుంది. గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఒకచోటు నుంచి మరోచోటుకు త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా అక్టోబరు, నవంబరు, మార్చి, ఏప్రిల్ నెలల్లో సోకుతుంది. ఏటా ఈ నెలల్లో వ్యాధి నివారణకు పశుసంవర్ధకశాఖ పశువులకు టీకాలు వేస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో ఉత్పాదకశక్తి తగ్గిపోతుంది. జ్వరతీవ్రత పెరిగి పశువులు నిరసిస్తాయి. ఫలితంగా పాడిరైతులు ఆర్థికంగా నష్టపోతారు.

జాగ్రత్తలు అవసరం..

అయితే అధికారులు నిత్యం ఉదయం 6గంటల నుంచి 11 గంటలవరకు గ్రామాల్లోకి వెళ్లి టీకాలు వేస్తున్నారు. ప్రాణాంతక వ్యాధి కావడంతో చిన్నపాటి అలసత్వం వహించినా పశువులు మృత్యువాత చెందుతాయి. వ్యాధి బారినపడిన పశువులను ఇతర వాటికి దూరంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు పశువుల పాకలను శుభ్రం చేయడంతో పాటు క్రిమికీటకాల నివారణకు చర్యలు తీసుకోవాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడిచేశాకే తాగాలి. పశువు చనిపోతే గోతిలో వేసి బ్లీచింగ్ పౌడర్ చల్లాలి.

వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ వహించాలి



లింగంపేటలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న నోడల్ అధికారి షేక్ సలామ్

లింగంపేట, నవంబర్ 12 (ఆంధ్రజ్యోతి) : అర్ధ మాసిక పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులపై లెక్చరర్లు ప్రత్యేక శ్రద్ధపెట్టి వచ్చే ఫిబ్రవరిలో జరిగే సంవత్సర పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలామ్ అన్నారు. ఆయన బుధవారం లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న అర్ధమాసిక పరీక్షలను పరిశీలించారు. విద్యార్థులు కాపీచేయకుండా చూడాలని ఆయన అధ్యాపకులను ఆదేశించారు. పరీక్షలు పూర్తి కాగానే ఆన్సర్ షీట్‌లు మూల్యాంకనం చేసి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముఖ్యమైన ప్రశ్న, జవాబులను వారికి ఇచ్చి 90రోజుల ప్రణాళికను అమలు చేయాలని ఆయన సూచించారు. ఈ నెల 14లోపు పరీక్ష ఫీజులను చెల్లించేలా విద్యార్థులకు తెలియజేయాలని తెలిపారు. ఈ నెల 14 తరువాత రూ.100 ఫైన్‌తో ఫీజు కట్టాల్సి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నరేందర్, లెక్చరర్లు దుర్గయ్య, శివ, రాజయ్య, స్వామిగౌడ్, అంజయ్య, నాగు, ధర్‌సింగ్, షైమద్, శ్రీలత, సంధ్యా, సిబ్బంది అనంద్‌రెడ్డి, అబినవ్, నాగయ్యలతో పాటు విద్యార్థులు, తదితరులు ఉన్నారు.


నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు

నేడు జిల్లాకు సుదర్శన్‌రెడ్డి రాక

(5వ పేజీ తరువాయి)

పాటు మాధవనగర్ సాయిబాబా ఆలయం నుంచి భారీ గా బైక్ ర్యాలీతో పాటు బోర్గాం (పి) వద్ద, వినాయక్‌నగర్ రాజీవ్‌గాంధీ విగ్రహం, పూలాంగ్ చౌరస్తా, కలెక్టరేట్ చౌరస్తాల వద్ద ప్రత్యేకంగా వివిధ కళారూపాలతో స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. స్వాగ త సభకు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, నియోజకవర్గ ఇన్‌చార్జులు హాజరుకానున్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న మానాల మోహన్‌రెడ్డి

సుదర్శన్‌రెడ్డి సన్మాన సభను విజయవంతం చేయాలి

▸ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి

సుభాష్‌నగర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సలహాదారుగా నియమితులై మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సుదర్శన్‌రెడ్డి సన్మాన సభను విజయవంతం చేయాలని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం మధ్యాహ్నం 1గంటలకు మాధవనగర్ సాయి బాబా మందిరం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై పాత కలెక్టరేట్ గ్రౌండ్‌కు చేరుకుంటుందన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభ ఉంటుందని మోహన్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, పీసీసీ మాజీ కార్యదర్శి నగేష్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు.

శబ్ద కాలుష్యం చేస్తున్న వాహనదారులపై ఉక్కుపాదం

(5వ పేజీ తరువాయి)

చేస్తున్న మోడిఫైడ్ సైలెన్సర్‌లను, అక్రమంగా బిగించుకున్న వాహనదారులపై చర్యలు తీసుకున్నామన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి వారికి మొదటిసారి 10వేల జరిమానా, 6నెలల జైలు శిక్ష, మూడు సంవత్సరాల కాలంలో 2వసారి పట్టుబడితే రూ.15వేల జరిమానా, 6నెలల జైలు పడుతుందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, నిజామాబాద్ డివిజన్ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఆర్‌ఐ సురేష్, శ్రీనివాస్, వినోద్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించాలి

సుభాష్‌నగర్, నవంబరు 12, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన పురోగతి కనిపించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్ బెడ్రూంల పంపిణీ ప్రక్రియపై కలెక్టర్ ఎంపీడీఓలు, హౌసింగ్ ఏ.ఈలు, ఎంపీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని, వాటిలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్ని ఇళ్లు ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయి, ఇప్పటివరకు గ్రౌండింగ్ జరగని ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులతో పనులు ప్రారంభించేలా చేపట్టిన చర్యలు ఏమిటి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలలో వెనుకంజలో ఉన్న ఆయా మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, ఎందుకు పురోగతి సాధించడం లేదని నిలదీశారు. వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు. తాను ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తానని, స్పష్టమైన పురోగతి కనిపించాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ అంకిత్, హౌసింగ్ పీడీ పవన్, ఈఈ నివర్తి, డీఈ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

సహకార బ్యాంకు రుణాలపై అవగాహన

సుభాష్‌నగర్, నవంబరు 12, (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వివిధ రకాల రుణాలు డిపాజిట్స్ స్కీంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో జిల్లా సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగభూషణం ఆధ్వర్యంలో ఉదయం నడకకు వచ్చే సభ్యులకు రుణాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగభూషణం మాట్లాడుతూ.. నూతనంగా ప్రవేశపెట్టిన కామధేను డిపాజిట్ పథకంపై అధిక వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. సీనియర్ సిటిజన్స్‌కు 8.25 శాతం అన్ని బ్యాంకుల కంటే అధికంగా వడ్డీ ఇస్తున్నామని తెలిపారు. ఇవేకాకుండా కర్షకమిత్ర, గోల్డ్‌లోన్, లాకర్ సదుపాయాలపై వివరించారు. పౌరులు ఈ పథకాల ద్వారా విశిష్ట ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు జనరల్ మేనేజర్ అనుపమ, ఉప జనరల్ మేనేజరు శ్రీధర్‌రెడ్డి, సుమమాల, సహాయ జనరల్ మేనేజర్‌లు గజానన్, అజయ్, అధ్యాపకులు విజయ్, శంకర్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.


వాకింగ్ సభ్యులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

పోతలింగయ్య ఆలయంలో కార్తీక పూజలు

నిజామాబాద్ కల్చరల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): నగరంలోని శివాజీనగర్ పోతలింగేశ్వర ఆలయంలో బుధవారం కార్తీక పూజలు నిర్వహించారు. పూజలో భాగంగా గణపతి, గౌరీ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన నిర్వహించి స్వామికి పంచామృత అభిషేకాలు జరిపించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నప్రసాదంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో బలరాం జగదీశ్, శ్రీధర్, శ్రీనివాస్, రాజు, గంగాధర్, జాక్స్ శ్రీనివాస్, రాజు, మోహన్, రమేష్, స్వామి, నర్సింగ్‌రావు, రవి, పెద్దలింగం, తదితరులు పాల్గొన్నారు.


ఆలయంలో పూజలు చేస్తున్న అర్చకులు, భక్తులు


అన్నదానం నిర్వహిస్తున్న ప్రతినిధులు

ఉద్యోగులు టీఎన్‌జీవోస్ సభ్యత్వం తీసుకోవాలి

సుభాష్‌నగర్, నవంబరు 12, (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఉద్యోగులు అందరూ టీఎన్‌జీవోస్ సభ్యత్వాన్ని తీసుకోవాలని టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్‌లో టీఎన్‌జీవోస్ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎన్‌జీవోస్ సంఘం ఎల్లప్పుడు ఉద్యోగుల పక్షాన ఉండి పోరాడుతుందని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సంఘం ఎప్పుడు ముందు ఉంటుందన్నారు. టీఎన్‌జీవోస్ సభ్యత్వ ప్రాముఖ్యతను తెలియజేస్తూ అన్ని శాఖల ఉద్యోగులు సభ్యత్వాన్ని తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి నేతి కుంట శేఖర్, ఉపాధ్యక్షుడు శివకుమార్, సంయుక్త కార్యదర్శి జాఫర్, నగర అధ్యక్ష కార్యదర్శులు జాకీర్, మారుతి తదితరులు పాల్గొన్నారు.


సభ్యత్వాన్ని అందజేస్తున్న టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్